


గేట్-526వ ర్యాంకర్ లిఖిత్‌రాజ్‌కు ప్రశంసలు

ప్రజాశక్తి - నరసాపురం

ఇటీవల విడుదలైన గేట్-2024 ఫలితాల్లో 526వ ర్యాంకు సాధించిన పెదసింగు లిఖిత్‌రాజ్‌ను కొవ్వలి ఫౌండేషన్ ఛైర్మన్, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కొవ్వలి యతిరాజ రామ్మోహన్‌నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లిఖిత్‌రాజు బాల్యం నుంచి చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడమే కాకుండా గేట్ 2024 ఫలితాల్లో జాతీయస్థాయి ర్యాంకు సాధించడం ప్రశంసనీయమన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నతస్థాయికి లిఖిత్‌రాజ్ ఎదగాలని రామ్మోహన్‌నాయుడు ఆకాంక్షించారు.



లిఖిత్‌రాజ్‌ను అభినందిస్తున్న రామ్మోహన్‌నాయుడు

గెలుపుపై ఓట్ల లెక్కలు..!

- రెండు జిల్లాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక పూర్తి
- 2019 ఎన్నికల్లో పోలైన ఓట్ల ఆధారంగా గెలుపుపై అంచనాలు
- వైసిపికొచ్చిన ఓట్లు, టిడిపి, జనసేన ఓట్లతో పోలికలు
- 14 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములపై ఎవరి లెక్క వారిదే



ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

జిల్లాలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలైన వైసిపి, పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగిన టిడిపి, జనసేన, బిజెపి అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. ముఖ్యంగా అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములపై ఇరుపక్షాలు ఓట్ల లెక్కలతో ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో పశ్చిమ, ఏలూరు జిల్లాల్లో 14 స్థానాలు ఉండగా 12 చోట్ల వైసిపి, రెండు చోట్ల టిడిపి ఎంఎల్‌ఎలు గెలుపొందారు. గత ఎన్నికల్లో వైసిపి, టిడిపి సింగిల్‌గా పోటీ చేయగా జనసేన సిపిఎం, సిపిఐతో పొత్తు పెట్టుకుని పోటీకి దిగింది. ఈసారి ఎన్నికల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అధికార వైసిపి ఒంటరిగా బరిలోకి దిగగా, టిడిపి, జనసేన, బిజెపి పొత్తుతో రంగంలోకి దిగాయి. 2019 ఎన్నికల్లో వైసిపికి పోలైన ఓట్లు, టిడిపి, జనసేన మిత్రపక్షాలకు వచ్చిన ఓట్లను కలిపి లెక్కలు కడుతున్నారు. ఆ ప్రకారం అత్యధిక సీట్లు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందని అంచనాలు వేస్తూ బెట్టింగులు సైతం వేస్తున్నారు. గత ఎన్నికల ఓట్ల లెక్కల ఆధారంగా ఇప్పుడు ప్రధాన పార్టీలు తమ ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నాయి. గత ఎన్నికల్లో 14 సీట్లకుగాను 12 చోట్ల వైసిపి గెలిచింది. ఈసారి టిడిపి, జనసేన, బిజెపి పొత్తుతో ముందుకు రావడంతో నియోజకవర్గాలవారీగా ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల ప్రకారం లెక్కలు కడితే టిడిపి, జనసేన, బిజెపి ఎక్కువ స్థానాలు రావొచ్చు అంటూ గెలుపోటములపై లెక్కలు కడుతున్న పరిస్థితి ఉంది. అదే సమయంలో తాము చేపట్టిన సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన ఓటర్లు తమవైపు ఉన్నారని, గత ఎన్నికల్లో పోలైన ఓట్లు లెక్కలన్నీ తారుమారు కావడం ఖాయమని, గతంలో మాదిరిగానే అత్యధిక స్థానాలు సొంతం చేసుకుంటామని వైసిపి ధీమాగా ఉంది. గత ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఉంగుటూరు నియోజకవర్గంలో వైసిపికి 94,012 ఓట్లు రావడంతో అక్కడ వైసిపి అభ్యర్థి గెలిచారు. అప్పుడు టిడిపి, జనసేనకు వచ్చిన మొత్తం ఓట్లు 71,954 మాత్రమే. గత ఎన్నికల సరళిని బట్టి చూస్తే ఈ నియోజకవర్గంలో వైసిపికి అనుకూలంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో 2019లో వైసిపికి వచ్చిన ఓట్లు 95,788 రాగా, టిడిపి, జనసేన అభ్యర్థులు ఇద్దరికీ వచ్చిన ఓట్లు 84,503. దీంతో ఇక్కడ వైసిపినే మరోసారి గెలుస్తుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసిపికి 1,14,515 ఓట్లు రాగా, టిడిపి, జనసేన అభ్యర్థులిద్దరికీ కలిపి 90,929 ఓట్లు వచ్చాయి. ఇక్కడే తామే గెలుస్తామని వైసిపి చెబుతోంది. పోలవరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసిపికి 1,09,522 ఓట్లురాగా టిడిపి, జనసేనకు కలిపి 81,439 ఓట్లు వచ్చాయి. రెండు పార్టీల ఓట్లు కలిపినా వైసిసికే ఆధిక్యత ఉంది. ఏలూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసిపికి 71,404 ఓట్లు రాగా, టిడిపి, జనసేన అభ్యర్థులకు 84,450 ఓట్లు వచ్చాయి. ఇక్కడ పొత్తులో భాగంగా టిడిపి అభ్యర్థి గెలుస్తారని ఆ పార్టీ నేతలు లెక్కలు కడుతున్నారు. కైకలూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసిపికి 81,578 ఓట్లురాగా, టిడిపి, జనసేనకు కలిపి 83,283 ఓట్లు వచ్చాయి. దీంతో ఇక్కడ పొత్తులో భాగంగా బిజెపి అభ్యర్థి గెలుస్తారా లేదా అనేది వేచిచూడాలి. నూజివీడు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసిపికి 1,01,705 ఓట్లు రాగా, టిడిపి, జనసేన అభ్యర్థులకు 91,088 ఓట్లు వచ్చాయి. దీంతో అదే సరళి కొనసాగితే ఈ ఎన్నికల్లో వైసిపినే గెలిచే అవకాశం ఉందని లెక్కలు కడుతున్నారు. ఏలూరు జిల్లాలో ఏడు స్థానాల్లో గత ఎన్నికల సరళిని బట్టి పరిశీలిస్తే టిడిపి, జనసేన, బిజెపి కలిసినప్పటికీ వైసిపి ఐదు స్థానాలు, టిడిపి కూటమికి రెండు స్థానాలు దక్కే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏలూరు ఎంపీ స్థానంలో గత ఎన్నికల్లో వైసిపికి 6,76,809 ఓట్లురాగా, టిడిపి, జనసేన అభ్యర్థులకు కలిపి 5,87,711 ఓట్లు వచ్చాయి. ఇక్కడా వైసిపిదే ఆధిక్యంగా కన్పిస్తోంది.

పశ్చిమలో ఏడు స్థానాల్లో టిడిపి కూటమికే ఆధిక్యం!

పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు అసెంబ్లీస్థానాలు ఉండగా గత ఎన్నికల్లో వైసిపి ఐదుచోట్ల, టిడిపి, రెండుచోట్ల గెలిచింది. గత ఎన్నికల సరళిని బట్టి ఏడుస్థానాల్లో వైసిపి కంటే, టిడిపి, జనసేన ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. ఆచంటలో గత ఎన్నికల్లో వైసిపికి 66,494 ఓట్లురాగా, టిడిపి, జనసేనకు కలిపి 67,601 ఓట్లు వచ్చాయి. ఉండిలో వైసిపికి 71,781 ఓట్లురాగా, టిడిపికి, జనసేన పొత్తుతో పోటీ చేసిన సిపిఎంకు కలిపి 1,07,467 ఓట్లు వచ్చాయి. పాలకొల్లులో వైసిపికి 49,740 ఓట్లురాగా టిడిపి, జనసేనకు 1,00,533 ఓట్లు వచ్చాయి. తణుకు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసిపికి 75,975 ఓట్లురాగా టిడిపి, జనసేనకు 1,05,741 ఓట్లు పోలయ్యాయి. తాడేపల్లిగూడెంలో గత ఎన్నికల్లో వైసిపికి 70,741 ఓట్లురాగా, టిడిపి, జనసేనకు కలిపి 90,472 ఓట్లు వచ్చాయి. నరసాపురంలో వైసిపికి 55,556 ఓట్లు రాగా, టిడిపి, జనసేనకు కలిపి వచ్చిన ఓట్లు 76,179. భీమవరంలో గత ఎన్నికల్లో వైసిపికి 70,642 ఓట్లురాగా, టిడిపి, జనసేనకు కలిపి 1,16,321 ఓట్లు వచ్చాయి. దీంతో ఏడు స్థానాల్లో పొత్తులో భాగంగా టిడిపి, జనసేన అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నరసాపురం ఎంపీ స్థానానికి గత ఎన్నికల్లో వైసిపికి 4,47,594 ఓట్లురాగా, టిడిపి, జనసేన అభ్యర్థులకు 6,65,974 ఓట్లు వచ్చాయి. ఇక్కడా టిడిపి, జనసేన ఓట్లు వైసిపి కంటే ఎక్కువగా ఉన్నాయి.

ఓట్లు బదిలీ అయ్యేనా?

గత ఎన్నికల ప్రకారం అభ్యర్థులు వేస్తున్న అంచనాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికలకు ఇప్పటికీ సంబంధం లేదని, వైసిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో పార్టీ బలం పెరిగిందని, అత్యధిక స్థానాలు తాము గెలుచుకుంటామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. పొత్తులో భాగంగా జనసేన ఐదు స్థానాల్లో, బిజెపి ఒక స్థానం, టిడిపి ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తోంది. నరసాపురం, భీమవరం నియోజకవర్గాల్లో మాత్రమే గత ఎన్నికల్లో జనసేనకు అత్యధిక ఓట్లు వచ్చాయి. మిగిలిన 12 నియోజకవర్గాల్లో పదింటిలో వైసిపి తర్వాత స్థానంలో టిడిపి ఉండగా, రెండు చోట్ల టిడిపి మొదటి స్థానంలో ఉంది. 12 చోట్ల టిడిపి ఓట్లు జనసేనకు, జనసేన ఓట్లు టిడిపికి బదిలీ కావాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో పోలైన ఓట్ల ఆధారంగా ఆయా పార్టీల ఓట్లు బదిలీ అవుతాయా అనే అనుమానాలు ఉన్నాయి. టిక్కెట్ రాక అలకబూనిన నాయకులతో ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో గత ఎన్నికల ఓట్ల లెక్కలతోపాటు, సరికొత్త ప్రణాళికలతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు.

పంచాయతీలకు కరెంటు కష్టాలు!


- బకాయిల పేరిట సరఫరా నిలిపివేత
- నిలిచిపోయిన కంప్యూటర్, ఆన్‌లైన్ సేవలు

ప్రజాశక్తి - పాలకోడేరు

అసలే ఆదాయం లేక, ఆర్థిక సంఘం నిధులు లేక చిన్న పాటి సమస్యలనూ పరిష్కరించలేని స్థితిలో ఉన్న పంచాయతీలకు కరెంటు బకాయిల దెబ్బ వెంటాడు తోంది. విద్యుత్ బకాయిలు చెల్లించలేదంటూ ఆ శాఖ అధికారులు పంచాయతీ, సచివాలయ భవనాలకు గురువారం సరఫరా నిలిపివేశారు. పాలకోడేరు మండలంలో 14 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు రూ.కోటీ 60 లక్షల విద్యుత్ బకాయిలు ఉన్నాయి. అయితే ఉన్న బకాయి నుంచి 20 శాతం చెల్లించాలని జిల్లా పంచాయతీ శాఖ పంచాయతీలకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా పాలకోడేరు పంచాయతీ రూ.2 లక్షలు, విస్సా కోడేరు పంచాయతీ రూ. 6 లక్షలు, వేంద్ర పంచాయతీ రూ.62 వేలను విద్యుత్ శాఖకు చెల్లించింది. అయితే శృంగవృక్షం, గొరగనమూడి, పెన్నాడ అగ్రహారం, వేంద్ర అగ్రహారం, కొండేపూడి, మోగల్లు, కోరుకొల్లు, మైప, గొల్లలకోడేరు, గరగపర్రు పంచాయతీలకు సంబంధించిన బకాయిలు చెల్లించకపోవడంతో 11 పంచాయతీలకు, సచివాలయ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఉదయం 11 గంటలకే సరఫరా నిలిపివేయడంతో ఉద్యోగులు, సిబ్బంది, కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అన్ని పనులూ కంప్యూటర్లో ఆన్‌లైన్లో చేస్తుండడంతో పనులు ముందుకుసాగని పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించే స్థితిలో అనేక పంచాయతీలు లేవని పలువురు సర్పంచులు వాపోతున్నారు. ఎన్నికైన దగ్గర నుంచి అప్పులు చేసి చేసిన పనులకే ఇప్పటికీ బిల్లులు చెల్లించే పరిస్థితి లేదని వాపోతున్నారు. సాధారణంగా బిల్లుల బకాయిల నిమిత్తం వీధిదీపాలకు సరఫరా నిలిపివేస్తారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన విద్యుత్తు శాఖ అధికారులు.. కార్యాలయాలకు నిలిపివేసి పంచాయతీ అధికారులు, పాలకవర్గ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం కార్యాలయాలకు విద్యుత్ నిలుపుదల చేశామని, బకాయిలు చెల్లించకపోతే వీధి లైట్లకు, తాగునీటి సరఫరాకు నిలుపుదల చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.



పెన్నాడ పంచాయతీ కార్యాలయ భవనం



మీటర్ నుంచి ఫ్యూజు లాగేసిన అధికారులు

పిఎఫ్ ఎంఎస్ దగ్గర పెండింగ్

గత రెండేళ్ల క్రితం పంచాయతీలకు డిజిటల్ కీ లను ఇవ్వడం జరిగింది. గతేడాది నుంచి ఈ డిజిటల్ రీ ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేసేందుకు ఈ డిజిటల్ కీ పనిచేస్తుంది. అయితే డిజిటల్ కీ జారీ చేసి రెండేళ్ళు గడుస్తుండడంతో డిజిటల్ కీ గడువు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో పంచాయతీలు రెన్యువల్ నిమిత్తం డిజిటల్ తిని ఏలూరు పంపించారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత సిఎఫ్‌ఎంఎస్‌లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సర్పంచి లాగిన్, మండల పరిషత్ లాగిన్ పూర్తయిన తర్వాత అమరావతి పిఎఫ్ ఎంఎస్‌కు పంపించారు. అక్కడ డిజిటల్ కీ రెన్యువల్ కాకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్ బకాయిలు చెల్లించే అవకాశాలు లేకుండా పోయింది. అయితే సమస్యను విద్యుత్ శాఖ అధికారులకు చెప్పినప్పటికీ వారు పట్టించుకోకుండా ఏకపక్షంగా పంచాయతీ కార్యాలయాలకు విద్యుత్ నిలుపుదల చేయడం సరైంది కాదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలి : జెసి

ప్రజాశక్తి - భీమవరం

జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సివి.ప్రవీణ్ ఆదిత్య అన్నారు. ప్రతి బస్టాండ్, రైల్వేస్టేషన్, ముఖ్యమైన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో వడగాల్పులు, చలివేంద్రాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ముందస్తు చర్యలపై ఆయన సమీక్షించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, వృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, పరిశ్రమలు, ఉపాధి హామీ కూలీలు, కార్మికులు ఉదయం, సాయంత్రం పనులు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పనులు చేసే చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డిఎంహెచ్‌ఒ డి.మహేశ్వరరావు మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రాకూడదని, ఒకవేళ బయటకి రావాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఆర్‌డిఒలు కె.శ్రీనివాసులురాజు, ఎం.అచ్యుత అంబరీష్, కె.చెన్నయ్య, జిల్లా వార్డు, గ్రామ సచివాలయాల అధికారి కెసిహెచ్.అప్పారావు, డిపిఒ ఆర్.విక్టర్, జిల్లా అధికారులు, ఎంపిడిఒలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న జెసి ప్రవీణ్ ఆదిత్య

వచ్చే నెలలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

వచ్చే నెల మొదటి వారంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సివి.ప్రవీణ్‌ఆదిత్య అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన గోనె సంచులను రైతుభరోసా కేంద్రాలకు తరలించాలన్నారు. స్థానిక కలెక్టరేట్లో రబీ ధాన్యం కొనుగోలుపై జిల్లాస్థాయి ధాన్యం కొనుగోలు కమిటీ, సంబంధిత అధికారులతో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలో రబీ సీజన్లో 9.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేశామన్నారు. 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా తీసుకున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు సాఫీగా సాగేలా, రైతుభరోసా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. రైతులు, మిల్లర్లు, జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాలో 324 రైతుభరోసా కేంద్రాలను సిద్ధం చేశామని, ఇప్పటికే కోటీ 80 లక్షల గోనె సంచులు సిద్ధం చేశామన్నారు. జిల్లాలో 211 పెద్ద, చిన్న రైసుమిల్లులకు కస్టోడీయన్ అధికారుల నియామకం జరిగినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలుకు మండలస్థాయి సేకరణ కమిటీలను నియమించామన్నారు. ధాన్యం తరలింపునకు 2,600 వాహనాలను సిద్ధం చేశామని, మిల్లర్ల ద్వారా బ్యాంకు గ్యారంటీకి సంబంధించిన పనులన్నీ సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్‌డిఒలు కె.శ్రీనివాసులురాజు, ఎం.అచ్యుతఅంబరీష్, కె.చెన్నయ్య, సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ టి.శివరామప్రసాద్, డిఎస్‌ఒ ఎన్.సరోజ, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా కోఆపరేటివ్ అధికారి ఎం.నాగరాజు, ఎఎస్‌ఒ ఎం.రవిశంకర్, జిల్లా రైసుమిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి కె.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సిహెచ్.నరసింహారావు, సంయుక్త కార్యదర్శులు పి.రాధాకృష్ణ, ఎ.ఫణి, సివిల్ సప్లయీస్ సిబ్బంది పాల్గొన్నారు.

2 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలకు ప్రణాళికలు

'ఉపాధి హామీ'లో నిర్వహణ - కలెక్టర్ సుమిత్ కుమార్

ప్రజాశక్తి - భీమవరం

సన్న, చిన్నకారు రైతులకు రెండు వేల ఎకరాల్లో జాతీయ ఉపాధి హామీ కింద ఉద్యాన పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు. పంట చేతికొచ్చే వరకు సుమారు మూడేళ్ల వరకు ఎరువులు, నిర్వహణ, సంరక్షణ ఖర్చులు ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందజేయాలని ఆదేశించారు. సన్న, చిన్నకారు రైతులు మరింత ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఉద్యాన పంటలను ప్రోత్సహించాలన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా ఉద్యానవన, వ్యవసాయ, అటవీ శాఖాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సన్న, చిన్నకారు రైతులు రెండు వేల ఎకరాల్లో జాతీయ ఉపాధి హామీ ద్వారా ఉద్యాన పంటలు, మడ అడవులు పెంచేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. ఉద్యాన, మామిడి, నిమ్మ, సీతాఫలం, కొబ్బరి, ఆయిల్‌పామ్, జామ, మునగ, పూలసాగు, పశువుల మేత, మడ అడవులు తదితర సుమారు 1.50 లక్షలు మొక్కలు తూర్పుగోదావరి జిల్లా నుండి తీసుకొచ్చి రెండు వేల ఎకరాల్లో పెంచాలన్నారు. మూడేళ్ల వరకు ఎరువులు, నిర్వహణ, సంరక్షణ అంతా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ మొక్కలతోపాటు ఆరుతడి పంటలకు ప్రోత్సాహం అందించి, ఆ పంటలకు కూడా ప్రభుత్వ ప్రోత్సాహం అందించాలన్నారు. మడఅడవుల మొక్కలను సముద్ర, నది తీర పరివాహక ప్రాంతాల్లో పెంచాలని, సముద్రపు కోతకు గురి కాకుండా, తీర ప్రాంతం సంరక్షణకు మడ అడవులను పెంచాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖాధికారి ఆర్.దేవానందకుమార్, జిల్లా అటవీశాఖ అధికారి డి.ఎ.కిరణ్, ప్లాంటేషన్ మేనేజర్ కె.వెంకటలక్ష్మి, డ్వామా పీడీ ఎం.ప్రభాకరరావు, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ కె.మురళీకృష్ణ, డిఆర్‌డిఎ పీడీ ఎంఎస్‌ఎస్.వేణుగోపాల్, ఎపీడీ పి.సుజాత, అధికారులు పాల్గొన్నారు.



గోడౌన్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

నేతల సమక్షంలో ఇవిఎం గోడౌన్ పరిశీలన

ఇవిఎం గోడౌన్‌ను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్‌కుమార్ మాట్లాడారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇవిఎం గోడౌన్‌లను, స్ట్రాంగు రూమ్‌లను ప్రతి మూడు నెలలకోసారి పరిశీలించడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్‌ను పరిశీలించామన్నారు. సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా మే 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఏప్రిల్ 12వ తేదీన ఇవిఎంల ఫస్టు ర్యాండమైజేషన్, మే 1న రెండో ర్యాండమైజేషన్ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు ఇవిఎంలను పోలీసు బందోబస్తు మధ్య పంపడం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయ భాస్కరరావు, ఎలక్షన్ సూపరింటెండెంట్ సిహెచ్.దుర్గా ప్రసాద్, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

చి'వరి'కి కష్టాలు..!

సాగునీరందక ఎండుతున్న పొలాలు - పట్టించుకోని అధికారులు - రైతుల ఆందోళన

ప్రజాశక్తి - కాళ్ల

వైసిపి రైతు ప్రభుత్వమని, తాను పేదల పక్షపాతినని ప్రతి సభలోనూ సిఎం జగన్ చెప్పే మాటలు మాటలుగానే మిగిలిపోతున్నాయి. వైసిపి ప్రభుత్వం రైతులకు సమయానికి సాగునీరు అందించకపోవడంతో పంటలన్నీ ఎండిపోతున్నాయంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరవుతోందని ఆవేదన చెందుతున్నారు. నీరు విడుదల చేయాలని మొర పెట్టుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మండలంలో 3,600 ఎకరాల్లో రబీ సాగు చేపట్టారు. ఏలూరుపాడు, కాళ్ల, సీసలి గ్రామాల్లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం వరి పొట్ట, ఈనిక దశలో ఉంది. ఈ సమయంలో సాగునీటి కొరత ఏర్పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వంతులవారీ విధానం అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా పొలాలకు నీరందని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ప్రణాళికా లోపంతోనే తమకు ఈ దుస్థితి ఏర్పడిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మండలంలోని ఏలూరుపాడు, కాళ్ల, సీసలి, కాళ్లకూరు, దొడ్డనపూడి గ్రామాల శివారు ఆయకట్టు భూములకు సాగునీరందక చేలు ఎండిపోతున్నాయి. వంద ఎకరాలకు సాగునీరందకపోవడంతో పొలాలన్నీ నెర్రలు తీస్తున్నాయి. ఇప్పటికే వ్యవసాయం చేసే వారి సంఖ్య రోజురోజుకీ తగ్గుతోందని, ప్రభుత్వం ఇలాంటి వైఖరి అవలంబిస్తే రానున్న రోజుల్లో రైతులను ప్రదర్శన శాలల్లో చూడాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



సాగునీరు అందకపోవడంతో ఏలూరుపాడులో ఎండుతున్న పంటను కోస్తున్న కౌలు రైతులు

పంటలు ఎండిపోతున్నాయి

పామర్తి రాంబాబు, కౌలురైతు, ఏలూరుపాడు

ఏలూరుపాడులో 12 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. ఎకరాకు సుమారు రూ.30 వేల వరకూ పెట్టుబడి పెట్టాను, ఏలూరుపాడు నంబర్ వన్ ఛానల్ నుంచి నీరు రావడం లేదు. కాలువ ద్వారా వస్తున్న నీటిని ఆక్వా చెరువులకు మళ్లిస్తున్నారు. దీంతో ఈనిక దశలో చేలకు నీరు లేక ఎండిపోతున్నాయి. దీంతో పంటను కోసి పశువులకు మేతకు తీసుకెళ్తున్నాం.

సాగు నీరు అందడం లేదు

దాసరి యాకోబు, కౌలు రైతు, ఏలూరుపాడు

అవసరమైన సమయంలో పొలాలకు సాగునీరు అందకపోవడంతో పొలాలన్నీ ఎండిపోతున్నాయి. కాలువల పరిశీలనకు అధికారులు వస్తున్నారు.. వెళ్తున్నారు.. తప్ప సాగు నీరు మాత్రం అందించడం లేదు. ఎకరాకు సుమారు రూ.35 వేల వరకూ ఖర్చు చేశాం. ఇప్పటికైనా ప్రభుత్వం సాగునీరందించి మమ్మల్ని ఆదుకోవాలి.

మండపంలో పెళ్లి.. ఇంట్లో చోరీ

సుమారు రూ.5 లక్షలు నగదు, నాలుగున్నర కాసుల బంగారు వస్తువులు అపహరణ

ప్రజాశక్తి - పాలకొల్లు

కళ్యాణ మండపంలో జరుగుతున్న కుమార్తె వివాహ తంతులో ఆ కుటుంబం.. బంధువులు అంతా నిమగ్నమయ్యారు. అదే సమయంలో ఇంటి తాళం పగులగొట్టి నగదు, బంగారు వస్తువులు అపహరించిన ఘటన పట్టణంలో సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలో సుబ్బారాయుడు గుడికి సమీపంలో బియ్యం వర్తకుడు బి.నాగేశ్వరరావు కుమార్తె వివాహం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో బుధవారం రాత్రి జరుగుతోంది. ఆ సమయంలో పెళ్లి తంతుకు అవసరమైన ఒక వస్తువు కోసం రాత్రి రెండున్నర గంటల సమయంలో ఇద్దరు బంధువులు ఇంటికొచ్చారు. ఇంటికొచ్చేటప్పటికి తలుపులు తెరిచి ఉండటం, ఇంట్లో అలికిడి అవుతుండటంతో అప్రమత్తమైన వారు సమీపంలో ఉన్న బంధువులకు సమాచారం ఇచ్చి ఇంటిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. అయితే బయట అలజడి గ్రహించిన దొంగలు అక్కడ నుంచి పరారయ్యారు. బంధువులంతా సమీప ప్రాంతాల్లో దొంగల కోసం గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో ఇంట్లోకి వెళ్లి బీరువా తలుపులు రాడ్డు సహాయంతో పెకిలించి తెరిచినట్లు గుర్తించారు. పెళ్లి ఖర్చుల కోసం బీరువాలో భద్రపర్చిన రూ.ఐదు లక్షల సొమ్ము, బంగారు గొలుసు, గాజులు దొంగలు దోచుకెళ్లారు. పట్టు చీరలు మాత్రం అక్కడే వదిలేశారు. పెళ్లి జరుగుతుందనే విషయం ముందుగానే తెలిసి రెక్కీ నిర్వహించి, ముహూర్తం సమయంలో చోరీకి పాల్పడినట్లు భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని సిఐ రమాదేవి, ఎస్‌ఐ బాదం శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భీమవరం సిసిఎస్ సిఐ డి.రాంబాబు దొంగతనం తీరును పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపినా పరిసర ప్రాంతాల్లో తిరిగి నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



పెళ్లి ఇంట్లో దొంగలు పగులగొట్టిన బీరువా

పెనుమంచిలిలో పోలీసు కవాతు

ప్రజాశక్తి - ఆచంట

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పెనుమంచిలి గ్రామంలో పోలీస్ కవాతు నిర్వహించారు. పెనుమంచిలి పరిసర గ్రామాల్లో సిఆర్‌పిఎఫ్ వారు హల్చల్ చేస్తూ కవాతు నిర్వహించారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ రాజ్ కుమార్, సెంట్రల్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్నికల్లో వైసిపిని ఓడించాలి : రాజ్యలక్ష్మి

ప్రజాశక్తి - నరసాపురం

ఇచ్చిన హామీలు అమలు చేయని జగన్‌ను ఎన్నికల్లో ఓడించాలని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు కిలిగిరి రాజ్యలక్ష్మి పిలుపునిచ్చారు. గురువారం ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి 64 వేల కోట్లు భారం మోపారని తెలిపారు. సంక్షేమ పథకాల గారడీతో పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్యదర్శి తాయారు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ చల్లా పద్మావతి, బండి సర్వలత, తోట భారతి, సుంకర రాజకుమారి పాల్గొన్నారు.

సంస్కృతం పరీక్షకు 235 మంది హాజరు

ప్రజాశక్తి - నరసాపురం

పదో తరగతి పరీక్షలు మండలంలో ప్రశాంతంగా జరిగాయని ఎంఇఒ పి.పుష్పరాజు తెలిపారు. గురువారం జరిగిన సంస్కృతం పరీక్షకు మొత్తం 235 మంది విద్యార్థులకు గాను 235 మంది హాజరయ్యారన్నారు. ఎవరూ గైర్హాజరు కాలేదని తెలిపారు.

కూటమితోనే అభివృద్ధి : ఎంఎల్ఎ రామరాజు

ప్రజాశక్తి - పాలకోడేరు

టిడిపి, బిజెపి, జనసేన కూటమితోనే అభివృద్ధి సాధ్యమని ఉండి ఎంఎల్ఎ అభ్యర్థి మంతెన రామరాజు అన్నారు. శృంగవృక్షంలో ఇంటింటికీ రాంబాబు, ఇంటింటికీ టిడిపి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి టిడిపి ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి ఓట్లు అభ్యర్థించారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు కోటిరాజు, మాజీ ఎంపిపి వీరవల్లి వెంకటలక్ష్మి, నాయకులు క్రొవ్విడి దుర్గ, నానాజీ, ప్రసాద్ రాజు, సొంగా కృష్ణ, సాంబ్రాణి సంకురుడు, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

పాలకొల్లు రూరల్ : నియోజకవర్గంలో ఎంఎల్ఎ నిమ్మల రామానాయుడు చేసిన అభివృద్ధిని చూసి మళ్లీ గెలిపించాలని ఎంఎల్ఎ సతీమణి నిమ్మల సూర్యకుమారి కోరారు. పాలకొల్లు రూరల్ గ్రామంలోని నాగరాజుపేట, సబ్బేవారిపేటలో గురువారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో దిండి లక్ష్మణ్ యాదవ్, నెక్కంటి శ్రీరామ్, దిండి ఏడుకొండలు, ముద్దాడ ఆంజనేయులు, పొట్టిపేటి శ్రీనివాస్, ఉత్సల దుర పాల్గొన్నారు.

గణపవరం : కూటమి అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు గురువారం మొయ్యేరు గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ పాదయాత్ర వెంకటరాజపురం, పిప్పర, ముగ్గళ్ల, వల్లూరు, అర్ధవరం, వరదరాజపురం, గణపవరం గ్రామాల్లో సాగింది. కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

నరసాపురం : రానున్న ఎన్నికల్లో సిఎం జగన్మోహన్ రెడ్డికి ఓట్ల ద్వారా బుద్ధి చెప్పాలని నరసాపురం జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ అన్నారు. పట్టణంలోని 28వ వార్డులో మన కోసం మన నాయకర్ అంటూ బొమ్మిడి నాయకర్ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో వర్ధనపు ప్రసాద్, వలవల నాని, గంటా కృష్ణ, బందెల రవీంద్ర పాల్గొన్నారు.

మొగల్తూరు: టిడిపిలో బిసిలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని పార్టీ నర్సాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు అన్నారు. గురువారం సాయంత్రం మొగల్తూరులోని పార్టీ మండల అధ్యక్షుడు గుబ్బల నాగరాజు అధ్యక్షతన ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయహో బిసి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బిసిల అభ్యున్నతి టిడిపితోనే సాధ్యమన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడును ఘనంగా సత్కరించారు. కార్యక్రమాల్లో మామిడిశెట్టి సత్యనారాయణ, కత్తిమండ ముత్యాలరావు, కలిదిండి కుమార్‌బాబు, కొల్లాటి భోగరాజు, పాల రాంబాబు, గోపాలం, బొల్లా చంటి, కొరు నాగేశ్వరరావు పాల్గొన్నారు.

గురుకుల పాఠశాలకు విద్యార్థుల ఎంపిక

ప్రజాశక్తి - గణపవరం

పిప్పర ఒకటో నంబర్ పాఠశాలకు చెందిన ఇంజేటి శ్రీనివాస లక్ష్మి, కుంచె మమత, శాలా మారుతికళ్యాణ, శాలా గౌతమ్‌కుమార్ గురుకుల పాఠశాలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.బాలకృష్ణారావు గురువారం చెప్పారు. ఈనెల పదో తేదీన గురుకుల పాఠశాలకు ఐదో తరగతి ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించారని చెప్పారు. ఈ సందర్భంగా హెచ్ఎం బాలకృష్ణారావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమిష్టి కృషితో విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానికులు అభినందించారు.


నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి

ప్రజాశక్తి - ఉండి

రానున్న వేసవికాలంలో నీటి ఎద్దడి సమస్యను అధిగమించి సాగు, తాగునీరందించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని మండల అభివృద్ధి అధికారి ఎస్.రవీంద్ర అన్నారు. గురువారం సాయంత్రం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో రవీంద్ర మాట్లాడారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని పంచాయతీ కార్యదర్శులు తమ తమ తాగునీటి చెరువులను పూర్తిస్థాయిలో నింపుకోవాలని, జల వనరుల శాఖ అధికారులు శివారు ప్రాంత రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు సన్నద్ధం కావాలని అన్నారు. వేసకాలంలో ప్రజలకు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచే సన్నాహాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ ఎ.శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఎఇ ఫణిశంకర్, మండల విస్తరణాధికారి ఎం.రామకృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సిఎం జగన్‌ను కలిసిన పరమేశ్వరరావు

ప్రజాశక్తి - పాలకోడేరు


జగన్‌ను కలిసిన పరమేశ్వరరావు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గొరగనమూడి గ్రామానికి చెందిన వైసిపి చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బల్ల పరమేశ్వరరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల పరమేశ్వరరావును చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. దీనిలో భాగంగా పరమేశ్వరరావు జగన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే డిసిసిబి ఛైర్మన్, వైసిపి ఉండి ఎంఎల్ఎ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజుకు పరమేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో వైసిపి విజయానికి తన వంతు పాటుపడతానని పరమేశ్వరరావు తెలిపారు. ముఖ్యంగా చేనేత రంగం, కార్మికుల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఎన్నికల నిర్వహణకు సహకరించాలి

ప్రజాశక్తి - ఆచంట

నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు, యంత్రాంగం అన్ని విధాలా సహకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి.స్వామి నాయుడు అన్నారు. గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో జవాబుదారీతనం కలిగి ఉండేలా నియోజకవర్గంలో అన్ని విభాగాలనూ జాగురత చేయడంతో పాటు సీజర్ ఎన్‌కోర్ మేనేజ్మెంట్, సి.విజిల్ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ఏ ఒక్కరి వద్ద నగదు రూ.50 వేలకు మించి ఉండరాదని, ఒకవేళ పెద్ద మొత్తంలో నగదు ఉంటే వాటి ఆధారాలను తనిఖీలు నిర్వహించే అధికారులకు చూపించాలన్నారు. నియోజవర్గ పరిధిలో ఇప్పటివరకు రూ.3 లక్షల 46 వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో పోలీసు డిపార్ట్మెంట్ వారు రూ.లక్షా యాభై వేలతో పాటు 225 లీటర్ల లిక్కర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సువిధ ద్వారా 22 అభ్యర్థులకు గాను వీటిలో 21 మంది అనుమతి పొందారన్నారు. తప్పుడు ఫిర్యాదులు చేయరాదన్నారు.

విజయానికి కృషి చేయండి : గ్రంధి

ప్రజాశక్తి - వీరవాసరం

వచ్చే ఎన్నికల్లో వైసిపి కార్యకర్తలు అభ్యర్థులుగా భావించి తన విజయానికి కృషి చేయాలని ఎంఎల్ఎ, భీమవరం వైసిపి అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ అన్నారు. వైసిపి కార్యకర్తల సమావేశాలను గురువారం పలు గ్రామాల్లో నిర్వహించారు. నేలపోగుల, మడుగుపోలవరం, ఉత్తరపాలెం, నవుడూరు, అండలూరు, తోలేరు, బిజిపాలెం, పంజావేమవరం గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను గ్రంధి శ్రీనివాస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేశాం.. ఓట్లు వారే వేస్తారనే అతి విశ్వాసం పనికిరాదన్నారు. మూడు పార్టీలు కలిసిన ప్రత్యర్థిని మనం ఎదుర్కోవాల్సి ఉందన్నారు. మరోసారి జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఆయన వెంటన ఎఎంసి ఛైర్మన్ కోటిపల్లి బాబు, వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ గొలగాని సత్యనారాయణ, ఆయా గ్రామాల నాయకులు, వర్మ, మానుకొండ ప్రదీప్‌కుమార్ ఉన్నారు.


మాట్లాడుతున్న ఎంఎల్ఎ గ్రంధి శ్రీనివాస్

అభివృద్ధి పై బహిరంగ చర్చకు సిద్ధమా..?

అంజిబాబు, గోవిందరావు సవాల్

ప్రజాశక్తి - భీమవరం రూరల్

భీమవరం నియోజవర్గ, పట్టణాభివృద్ధి ఎవరి హయాంలో ఎక్కువ జరిగిందో బహిరంగ వేదిక ద్వారా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని ఎంఎల్ఎ గ్రంధి శ్రీనివాస్‌కు జనసేన అభ్యర్థి, మాజీ ఎంఎల్ఎ పులపర్తి రామాంజనేయులు, జనసేన జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు సవాల్ విసిరారు. స్థానిక ఫాల్కన్ నెక్స్ హోటల్లో గురువారం విలేకరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విలేకరుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తన నిజాయతీని గుర్తించి తమ అధినేత పవన్ కళ్యాణ్ తనకు భీమవరం నుంచి పోటీ చేయాలని ఆదేశించారని, అత్యధిక మెజార్టీతో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. ఎంఎల్ఎ గ్రంధి శ్రీనివాస్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పేదలకు తాగునీరందించేందుకు తాను భూసేకరణ చేసి ఆ భూములను తాను అన్యాయంగా సొంతానికి ఉంచుకున్నట్లు గ్రంధి ఆరోపించడంలో నిజం లేదని నిజానిజాలు తెలుసుకోవాలని అన్నారు. వైఎస్ఆర్ హయాంలో మండలంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అనాకోడేరు గ్రామంలో మంచినీటి చెరువు కోసం 26 ఎకరాల భూమిని సేకరించానని తెలిపారు. ఆ గ్రామంలో ఎకరం రూ.8 లక్షల ధర ఉంటే తాను రైతులకు న్యాయం చేయాలని ఎకరానికి రూ.12 లక్షలు రైతులకు చెల్లించి కొనుగోలు చేశానని తెలిపారు. అయితే ఆ ప్రాజెక్టు ఆగిపోవడంతో తాను రైతులతో ప్రత్యేక సమావేశం రెండుసార్లు నిర్వహించి రైతులను వారి భూములను వారే తీసుకోమని కోరానని, ఇద్దరు రైతుల మినహా మిగిలిన రైతులు భూమి తీసుకోవడానికి ఆసక్తి చూపించలేదని తెలిపారు. ఆ ఇద్దరు రైతులు కూడా భూమి తీసుకుని తమకు డబ్బులివ్వాలని కోరడంతో భూమి వారికి డబ్బులు చెల్లించి తాను తీసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. తాను ఎప్పుడూ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేశానని తెలిపారు. జిల్లా అధ్యక్షులు చినబాబు మాట్లాడుతూ పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పట్టణానికి ఒక గుర్తింపు తీసుకు రావడం జరిగిందన్నారు. అవేమీ పట్టని గ్రంధి లేనిపోనీ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వేదిక ఎక్కడైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి చనమల చంద్రశేఖర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న అంజిబాబు


ఆటోలో ప్రచారం చేస్తున్న శివ

ఆటోలో శివ ప్రచారం

ప్రజాశక్తి - ఉండి

నియోజకవర్గంలోని ఓటర్లందరూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఆదరించి ఆశీర్వదించాలని కోరుతూ ఉండి మాజీ ఎంఎల్ఎ వేటుకూరి వెంకట శివరామరాజు వినూత్న రీతిలో ఆటోలో ప్రచారం సాగించారు. గురువారం కలిగొట్ల నుండి ఆటోలో ప్రచారం సాగించిన శివరామరాజు ప్రతి ఓటరునూ కలిసి టిడిపి అధిష్టానం తనకు చేసిన అన్యాయాన్ని వివరిస్తూ తాను ఎంఎల్ఎగా విజయం సాధిస్తే గతంలో కంటే మిన్నగా ప్రజాసేవ చేస్తానని హామీ ఇచ్చారు. 15 సంవత్సరాలు ప్రజా సేవలో ఉన్న తనను 2019 ఎన్నికల్లో ఎంపీగా పంపించి అధిష్టానం తనను నియోజకవర్గానికి దూరం చేసిందని వాపోయారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉండి నుంచి టిడిపి సీటు ఆశించిన తనను మోసం చేసిన చంద్రబాబు నాయుడు తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా రామరాజుకు సీటు కేటాయించి తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా క్షేత్రంలోనే ఉండి తన సత్తా ఏంటో అధిష్టానానికి చూపిస్తానని హెచ్చరించారు. ఈ ప్రచారంలో ఎఎంసి మాజీ ఛైర్మన్ సాగిరాజు సాంబశివరాజు, కలవపూడి సర్పంచి గేదెల జాన్, నాయకులు నడింపల్లి వెంకటరాజు, నేతలు పాల్గొన్నారు.

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం : ముదునూరి

ప్రజాశక్తి - మొగల్తూరు

నరసాపురం నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశామని చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. గురువారం మొగల్తూరులోని ప్రజా ఆశీర్వాద కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి తమకు అందిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. తొందర్లో జరగనున్న ఎన్నికల్లో తమను ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచి పడవల మేరీ సత్యనారాయణ, జెడ్‌పిటిసి సభ్యులు తిరుమాని బాపూజీ, వైస్ ఎంపిపి కైలా సుబ్బారావు పాల్గొన్నారు.

పాలకొల్లు రూరల్ : ఉల్లంపర్రులో వైసిపి అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి), భార్య, కుమారుడు సాయి బాలాజీతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకూ వెళ్లి జగన్ ప్రభుత్వంలో అమలవుతున్న అభివృద్ధి పథకాల గురించి వివరించారు. ఈ ప్రచారంలో వైసిపి గ్రామ నాయకులు రావాడ సతీష్, యడ్ల తాతాజీ, మాజీ ఎంపిటిసి కుడిపూడి నాగలక్ష్మి పాల్గొన్నారు.

రుణాలు సకాలంలో చెల్లించాలి

ప్రజాశక్తి - మొగల్తూరు

సొసైటీ నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని రైతులకు పిఎసిఎస్ ఛైర్మన్ మోటుపల్లి రామ భాస్కరరావు సూచించారు. గురువారం సాయంత్రం సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సంవత్సరం సెప్టెంబర్ నుండి ఈ సంవత్సరం ఫిబ్రవరి 29వ తేదీ వరకూ సహకార సంఘంలో ఆదాయ వ్యయాలపై నివేదికను కార్యదర్శి కొత్తపల్లి గోవిందరాజు చదివి వినిపించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం అంచనా బడ్జెట్ 1,07,12,500 చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో బొట్టుపల్లి సుబ్బారావు, నేతల రత్నం రాజు పలువూరు రైతులు పాల్గొన్నారు.

ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం

ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని జిల్లా స్వీప్ నోడల్ అధికారి జిసిహెచ్.ప్రభాకర్ తెలిపారు. గురువారం స్థానిక డిఆర్‌జి డిగ్రీ కళాశాలలో యువత, భవిష్య ఓటర్ల అవగాహనా కార్యక్రమం జిల్లా స్వీప్ నోడల్ అధికారి జిసిహెచ్.ప్రభాకర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా నిబద్ధతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. దేశ భవిష్యత్ నిర్మాతలు యువతే కావాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే బస్టాండ్ వద్ద ఓటు హక్కు వినియోగంపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఆయుధం అన్నారు.

కపిల మల్లేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు

ప్రజాశక్తి - నరసాపురం

కపిల మల్లేశ్వర దేవస్థానానికి చెందిన హుండీలను గురువారం లెక్కించారు. 2023 అక్టోబర్ 31 నుంచి మార్చి 28 2024 మధ్య కాలంలో హుండీ ఆదాయం 2,46,123 వచ్చినట్లు ఆలయ ఇఒ పి.వేణుగోపాల్ తెలిపారు.

మల్లికార్జునస్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

ప్రజాశక్తి - ఉండి

పెద్దపుల్లేరు గ్రామంలో నిర్మించనున్న భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయానికి గురువారం కలిదిండి శ్రీనివాస్ వర్మ దంపతులతో ఆలయ కమిటీ సభ్యులు భూమి పూజ చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎల్ఎ మంతెన రామరాజు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్ నరసింహరాజు, టిటిడి మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, టిటిడి మాజీ సభ్యులు గోకరాజు రామరాజు పాల్గొని మాట్లాడారు.

అధైర్య పడకండి.. అండగా ఉంటాం

సొసైటీ ఛైర్మన్ సూర్యనారాయణరాజు

ప్రజాశక్తి - ఉండి

ఉండి విశాల పరపతి సహకార బ్యాంకు ఖాతాదారులు అధైర్య పడొద్దని, అండగా ఉంటామని ఆ బ్యాంకు ఛైర్మన్ పేరిచర్ల సూర్యనారాయణ రాజు అన్నారు. గురువారం సాయంత్రం బ్యాంక్ ఆవరణలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో రైతులకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలపై నివేదికను కార్యదర్శి శ్రీనివాసరావు అందించారు. బ్యాంకులో జరిగిన అవకతవకలకు సంబంధించి ఖాతాదారులు ఛైర్మన్‌ను ప్రశ్నించగా ఉన్నతాధికారులతో ఎంక్వయిరీ జరుగుతుందని, రెండు నెలల్లో ఎంక్వయిరీ పూర్తయి ఖాతాదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని పూర్తిస్థాయిలో అందిస్తామన్నారు.

జనసేనలో చేరికలు

ప్రజాశక్తి - నరసాపురం

జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై మండలంలోని సరిపల్లి, లిఖితపూడి గ్రామస్థులు జనసేన నియోజకవర్గ ఎంఎల్ఎ అభ్యర్థి బొమ్మిడి నాయకర్ సమక్షంలో వెసిపి నుండి జనసేనలో చేరారు. వారందరికీ నాయకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సీజ్ చేసిన స్కానింగ్ సెంటర్లు ప్రారంభం

ప్రజాశక్తి - నరసాపురం

గతంలో సీజ్ చేసిన మైత్రి స్కానింగ్ సెంటర్, డయాగ్నస్టిక్ సెంటర్‌ను గురువారం కోర్టు ఆర్డర్ ప్రకారం జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు సిటీస్కాన్ స్కానింగ్ మిషన్ సీజ్‌ను తొలగించారు. డిప్యూటీ డిఎంహెచ్ఒ వి.ప్రసాద్, ఆర్ఐ యశోద, అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ మోహన్ మదన్, సీనియర్ అసిస్టెంట్ ఎం.బాలాజీ స్టాఫ్ మైత్రి స్కానింగ్ సెంటర్‌ను తిరిగి ప్రారంభించి మైత్రి స్కానింగ్ యాజమాన్యానికి అప్పగించారు.

గేట్ పరీక్షలో మెరిసిన నిట్ విద్యార్థులు

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం


గేట్‌లో ఉత్తమ ర్యాకులు సాధించిన విద్యార్థులు

గేట్-2024 పరీక్షా ఫలితాల్లో ఎపి నిట్‌కు చెందిన పలువురు విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి ర్యాంకులను కైవసం చేసుకున్నారని గేట్ ఉచిత శిక్షణ కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వినోద్‌కుమార్‌రాజా అన్నారు. సంస్థలో బిటెక్ చదువుతున్న జయంత్ హరిదాస్ పిశాల్ (బయోటెక్నాలజీ) 20వ ర్యాంకు, పూజారి కేశవ సుబ్రహ్మణ్యం (ఎలక్ట్రికల్) 32, పెద్ది సిద్ధార్థ (కెమికల్) 45, రామిరెడ్డి వెంకట సాయిరెడ్డి (బయోటెక్నాలజీ) 59, రుషినాథ్ (ఎంఎంఇ) 100, అభిరామ్ కల్లూరి (కెమికల్) 103, ఆదిరాజు ఆదిత్య రామ్మోహన్ (సిఎస్ఇ) 124, సౌరవ్‌కుమార్ (ఎంఎంఇ) 135, శశాంక్ (బయోటెక్నాలజీ) 149, అరిఫ్ (ఎంఎంఇ) 154, బి.జీవన్ సంజయ్ (బయోటెక్నాలజీ) 177, మల్లా రామ్‌కుమార్ (కెమికల్) 351 జాతీయస్థాయి ర్యాంకులను సాధించారు. వందలోపు ర్యాంకులను ఐదుగురు పొందగా వెయ్యిలోపు ర్యాంకులను 18 మంది దక్కించుకున్నారన్నారు. వీరిని వినోద్‌కుమార్ రాజాతోపాటు డీన్‌లు డాక్టర్ జిబి.వీరేష్ కుమార్, డాక్టర్ ఎన్.జయరామ్, డాక్టర్ జిఆర్‌కె.శాస్త్రి, డాక్టర్ టి.కురుమయ్య, రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ అసోసియేట్ డీన్ డాక్టర్ వి.సందీప్ గురువారం ప్రత్యేకంగా అభినందించారు.

గండి పోచమ్మకు బంగారం వితరణ

ప్రజాశక్తి - వీరవాసరం

వీరవాసరం ఎస్‌టి కాలనీలోని గండి పోచమ్మ అమ్మవారికి గురువారం దాతలు బంగారం వితరణగా అందజేశారు. గ్రామానికి చెందిన మద్దాల రామకృష్ణమ్మ, దత్తుడు నాగ బులితాతయ్య, భార్య వెంకట అనంతలక్ష్మి కుమార్తెలు పద్మ, గాయత్రిదేవి, శారద, సీతామహాలక్ష్మి, ఉమాదేవి, ఇందిరాదేవి సుమారు రూ.లక్ష విలువ చేసే మూడు కాసుల బంగారాన్ని అమ్మవారికి అందజేశారు. దాతల బంధువు గుద్దటి స్వామీజీ బంగారాన్ని ఆలయ నిర్వాహకులకు అందజేశారు. ఈ బంగారంతో అమ్మవారి కళ్లను రూపుదిద్దనున్నట్లు ఆలయ నిర్వాహకులు మద్దాల అప్పారావు, గుండా నరసింహారావు తెలిపారు.

గ్రామపంచాయతీ కార్యాలయము, చెరుకుమిల్లి

టెండరు నోటీసు

రి.క. నెం.03/2024 తేదీ.28-3-2024

పశ్చిమగోదావరి జిల్లా, ఆకివీడు మండలం, చెరుకుమిల్లి గ్రామపంచాయితీకి 2024-2025 సంవత్సరమునకు ఈ క్రింది వివరించిన ప్రకారము ది. 01-4-2024 నుండి 31-3-2025 సంవత్సరము వరకు పంచాయతీ పనులు చేయుటకు మరియు సామానులు సప్లయి చేయుటకు ఈక్రింది వివరించిన ప్రకారము టెండర్లు కోరబడుచున్నవి. సదరు టెండర్లను ది. 31-03-2024 సంవత్సరము తేదీన సాయంత్రం 3-00 గంటల వరకు స్వీకరించబడి అదేరోజు సాయంత్రం 4.00 గంటలకు టెండరుదారులు సమక్షంలో తెరువబడును. గాన ఆసక్తి గలవారు సదరు టెండర్లు వేసుకుని పోస్టు ఒక్కంటికి రూ. 50/-లు ధరావత్తు చెల్లించి సదరు టెండర్లలో సదరు టెండర్లలో పాల్గొనవలసినదిగా కోరడమైనది. మిగిలిన వివరములు కార్యాలయము పనిచేయు వేళయందు అడిగి తెలుసుకొనవచ్చును.

వ.నెం.	వివరములు	ధరావత్తు
1	పారిశుద్ధ్య పనులు నిర్వహణకు 2 పోస్టులు	రూ. 50/-లు
2	రక్షిత మంచినీటి సరఫరా పంపు ఆపరేటరు 2 పోస్టులు	రూ. 50/-లు
3	వీధి లైట్లు రిపేరు చేయువానికి 1 పోస్టు	రూ. 50/-లు

నోట్: గ్రామపంచాయితీ నగదు నిల్వలను బట్టి పేమెంట్లు ఇవ్వబడును.

సం/- **పి.శ్రీనివాసరావు,** పంచాయతి కార్యదర్శి
గ్రామపంచాయతి, చెరుకుమిల్లి
ఆకివీడు మండలం, పశ్చిమగోదావరి జిల్లా

గ్రామపంచాయతీ కార్యాలయము, కొళ్ళపర్రు

టెండరు నోటీసు

రి.క. నెం./2024 తేదీ.28-3-2024

పశ్చిమగోదావరి జిల్లా, ఆకివీడు మండలం, కొళ్ళపర్రు గ్రామపంచాయితీకి 2024-2025 సంవత్సరమునకు ఈ క్రింది వివరించిన ప్రకారము ది. 01-4-2024 నుండి 31-3-2025 సంవత్సరము వరకు పంచాయతీ పనులు చేయుటకు మరియు సామానులు సప్లయి చేయుటకు ఈక్రింది వివరించిన ప్రకారము టెండర్లు కోరబడుచున్నవి. సదరు టెండర్లను ది. 31-03-2024 సంవత్సరము తేదీన సాయంత్రం 3-00 గంటల వరకు స్వీకరించబడి అదేరోజు సాయంత్రం 4.00 గంటలకు టెండరుదారులు సమక్షంలో తెరువబడును. గాన ఆసక్తి గలవారు సదరు టెండర్లు వేసుకుని పోస్టు ఒక్కంటికి రూ. 50/-లు ధరావత్తు చెల్లించి సదరు టెండర్లలో సదరు టెండర్లలో పాల్గొనవలసినదిగా కోరడమైనది. మిగిలిన వివరములు కార్యాలయము పనిచేయు వేళయందు అడిగి తెలుసుకొనవచ్చును.

వ.నెం.	వివరములు	ధరావత్తు
1	పారిశుద్ధ్య పనులు నిర్వహణకు 2 పోస్టులు	రూ. 50/-లు
2	రక్షిత మంచినీటి సరఫరా పంపు ఆపరేటరు 1 పోస్టులు	రూ. 50/-లు
3	వీధి లైట్లు రిపేరు చేయువానికి పోస్టు 1	రూ. 50/-లు
4	వాటర్ వర్క్స్ సామాన్లు	రూ. 50/-లు
5	ఆఫీసు స్వీపింగ్ చేయుటకు 1 పోస్టు	రూ. 50/-లు
6	పారిశుద్ధ్య ప్రజారోగ్య సామాన్లు	రూ. 50/-లు
7	వీధి లైట్స్ విడి భాగములు మరియు కొత్త సెట్స్	రూ. 50/-లు
8	స్టేషనరీ సామానులు సప్లయ్	రూ. 50/-లు

నోట్: గ్రామపంచాయితీ నగదు నిల్వలను బట్టి పేమెంట్లు ఇవ్వబడును.

సం/- **పి.శ్రీనివాసరావు (DDO),** పంచాయతి కార్యదర్శి
గ్రామపంచాయతి, కొళ్ళపర్రు
ఆకివీడు మండలం, పశ్చిమగోదావరి జిల్లా

గ్రామపంచాయతీ కార్యాలయము, రాజులపేట

టెండరు నోటీసు

రి.క. నెం./2024 తేదీ.28-3-2024

పశ్చిమగోదావరి జిల్లా, ఆకివీడు మండలం, రాజులపేట గ్రామపంచాయితీకి 2024-2025 సంవత్సరమునకు ఈ క్రింది వివరించిన ప్రకారము ది. 01-4-2024 నుండి 31-3-2025 సంవత్సరము వరకు పంచాయతీ పనులు చేయుటకు మరియు సామానులు సప్లయి చేయుటకు ఈక్రింది వివరించిన ప్రకారము టెండర్లు కోరబడుచున్నవి. సదరు టెండర్లను ది. 31-03-2024 సంవత్సరము తేదీన సాయంత్రం 3-00 గంటల వరకు స్వీకరించబడి అదేరోజు సాయంత్రం 4.00 గంటలకు టెండరుదారులు సమక్షంలో తెరువబడును. గాన ఆసక్తి గలవారు సదరు టెండర్లు వేసుకుని పోస్టు ఒక్కంటికి రూ. 50/-లు ధరావత్తు చెల్లించి సదరు టెండర్లలో సదరు టెండర్లలో పాల్గొనవలసినదిగా కోరడమైనది. మిగిలిన వివరములు కార్యాలయము పనిచేయు వేళయందు అడిగి తెలుసుకొనవచ్చును.

వ.నెం.	వివరములు	ధరావత్తు
1	పారిశుద్ధ్య పనులు నిర్వహణకు 2 పోస్టులు	రూ. 50/-లు
2	రక్షిత మంచినీటి సరఫరా పంపు ఆపరేటరు 1 పోస్టులు	రూ. 50/-లు
3	వీధి లైట్లు రిపేరు చేయువానికి పోస్టు 1	రూ. 50/-లు
4	వాటర్ వర్క్స్ సామాన్లు	రూ. 50/-లు
5	ఆఫీసు స్వీపింగ్ చేయుటకు 1 పోస్టు	రూ. 50/-లు
6	పారిశుద్ధ్య ప్రజారోగ్య సామాన్లు	రూ. 50/-లు
7	వీధి లైట్స్ విడి భాగములు మరియు కొత్త సెట్స్	రూ. 50/-లు
8	స్టేషనరీ సామానులు సప్లయ్	రూ. 50/-లు

నోట్: గ్రామపంచాయితీ నగదు నిల్వలను బట్టి పేమెంట్లు ఇవ్వబడును.

సం/- **పి.శ్రీనివాసరావు (DDO),** పంచాయతి కార్యదర్శి
గ్రామపంచాయతి, రాజులపేట
ఆకివీడు మండలం, పశ్చిమగోదావరి జిల్లా